www.prajasakti.com

ప్రజాశక్తి

సోమవారం 24 జూన్ 2024



నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

ప్రజాశక్తి-అమలాపురం

అమలాపురం కలెక్టరేట్లోని గోదావరి భవన్లో ఈనెల 24వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుంచి 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక' (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహిస్తారని డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కార మార్గాలు పొందాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా గత ప్రభుత్వంలో నిర్వహించిన 'స్పందన' కార్యక్రమం నిలిచిపోయింది. ఎన్నికల జరిగిన అనంతరం సుమారు రెండు నెలల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక' పేరిట ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

విద్యుత్‌పై అదనపు బాదుడు


- హీటెక్కిస్తున్న ఎసిల వినియోగం
- కిలోవాట్‌కు రూ.1800 చొప్పున వసూలు
- వినియోగదారులపై రూ.3.10 కోట్ల భారం

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి

విద్యుత్ వినియోగదారులపై రాష్ట్ర ప్రభుత్వం మరో బాదుడుకు తెర లేపింది. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఎయిర్ కండిషనర్లు కొనుగోలు చేస్తున్న వారిని గుర్తించి అదనపు ఛార్జీల వసూలు ప్రారంభించింది. గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ రూ.200, కిలోవాట్‌కు రూ.1500, ఇతర ఛార్జీలు రూ.100 కలిపి రూ.1800 చొప్పున డిమాండ్ నోటీసులు జారీ చేసింది. కమర్షియల్ వినియోగదారులకు కిలోవాట్‌కు రూ.2000, సెక్యూరిటీ డిపాజిట్ రూ.200 చొప్పున నోటీసులు అందజేస్తోంది. గడిచిన 3 నెల్లలో జిల్లావ్యాప్తంగా అధికారులు సర్వే చేసి 7,564 మంది వినియోగదారులు అదనపు వినియోగం చేస్తున్నారని గుర్తించారు. అక్రరాల వారందూ నిర్ణీత సమయంలో రూ.3.10 కోట్లు చెల్లించాలని డిమాండ్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకూ 4,576 మంది నుంచి రూ.2.23 కోట్లు వసూలు చేసినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. వేసవి నేపథ్యంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిన విషయం విదితమే. అధికారుల గణాంకాల ప్రకారం ఫిబ్రవరిలో రోజువారీ విద్యుత్ వినియోగం సుమారుగా 18 మిలియన్ యూనిట్లు ఉండగా మార్చిలో 20 మిలియన్ యూనిట్లకు పెరిగింది. ఇటీవల రోజువారీ వినియోగం సుమారుగా 24 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. 'అదనపు' వినియోగదారులను గుర్తించి వారి నుంచి ఆదాయం పొందేలా విద్యుత్ సంస్థ కసరత్తు పూర్తి చేసింది.

'అదనపు' బాదుడు

విద్యుత్ సర్వీసు కనెక్షన్ తీసుకునే సమయంలో వినియోగ సామర్థ్యం ఆధారంగా డిపాజిట్ చెల్లించి కనెక్షన్ అందజేస్తారు. తర్వాత కుటుంబ అవసరాలు, ఆర్థిక స్థోమత పెరిగే కొద్దీ అదనపు



పరికరాలు కొనుగోలు చేయడం పరిపాటి. దీంతో విద్యుత్ వినియోగం పెరుగుతుంది. దీంతో విద్యుత్ సంస్థ బాదుడు మొదలవుతుంది. తొలుత కనెక్షన్ తీసుకున్న సమయంలో పేర్కొన్న కెపాసిటీకి మించి విద్యుత్ వాడటంతో కిలోవాట్‌కు అదనంగా డెవలప్‌మెంట్ ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్లు, అప్లికేషన్ ఫీజు, సూపర్‌విజన్ ఛార్జీలు, ఎస్‌జిఎస్‌టి, సిజిఎస్‌టి తదితరాల పేరిట మొత్తంగా రూ.1800 వరకూ చెల్లించాల్సి వుంటుంది. ఎసి ఉపయోగిస్తే నెలకు అదనంగా రెండు కిలోవాట్ల విద్యుత్ వాడకం వుంటుంది. దీంతో కొత్తగా ఎసిలు ఉపయోగిస్తున్న వారిని అదనపు మొత్తాలు చెల్లించమంటూ విద్యుత్‌శాఖ నోటీసులు పంపుతోంది. గడువులోగా చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తామన్న హెచ్చరికలు నోటీసులో ఉంటున్నాయి. సగటున చూస్తే ఎసిల కోసం నెల పాటు వాడిన వారందరికీ కనీసమంటే రూ.4 వేలు చెల్లించాలని నోటీసులు జారీ అవుతున్నాయి.

మధ్యతరగతిపై పెనుభారం

ఎసి వినియోగంపై అదనపు వాడకం పేరుతో బాదుడు మొదలవుతోంది. వేసవి నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు ఉక్కపోతతో సతమతం అవుతుండడంతో అత్యధికంగా మధ్య తరగతి కుటుంబాలు నెలసరి వాయిదాలపై ఎసిలు కొనుగోలు చేస్తున్నారు. వేసవిలో ఎండలు మండిపోతుండడం, ఉక్కపోత, ఫ్యానుగాలి మరింత వేడిని పంచడం వంటి కారణాలతో ఈ వేడిని తట్టుకోలేక ఎసిలు కొనుగోలు చేస్తున్నామని కొనుగోలుదారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పదుల సంఖ్యలో ఏజెన్సీలు, రిటైల్ దుకాణాలు 50 వరకూ ఉన్నాయి. రాజమహేంద్రవరంలోని ఓ ప్రముఖ ఏజెన్సీలోనే గత నెలలో 600 ఎసిలు, ఈ నెలలో 500 ఎసిలు అమ్ముడయ్యాయి. ఎసి వినియోగంతో నెలవారీ కరెంటు బిల్లులు పెరుగుతాయి. ఆయిన వందల దాటని బిల్లులు చెల్లించేవారు కూడా నెలకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు చెల్లించక తప్పడం లేదు. వేసవిలో మూడు నెలల పాటు తప్పనిసరై ఈ అదనపు భారాన్ని భరించేందుకు సిద్ధపడుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేస్తూ అడిషనల్ పేరుతో షాక్ ఇస్తున్నారు.

ఎంపీని కలిసిన మంత్రి సుభాష్

హరీష్‌ను లోక్‌సభ విప్‌గా నియమితులు కావడంపై అభినందన



లోక్‌సభ టిడిపి విప్ హరీష్‌ను అభినందిస్తున్న మంత్రి సుభాష్

ప్రజాశక్తి-అమలాపురం

అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్‌ను లోక్‌సభలో టిడిపి విప్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించారు. ఈ సందర్భంగా మంగళగిరిలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్‌ను మంత్రి వాసంశెట్టి సుభాష్ తన కార్యాలయంలో ఆదివారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బత్తుల సాయి, గోనిపాటి రాజు, గుమ్మడి వెంకటేశ్వరరావు, రాపాక ఆనంద్ కుమార్, శ వెంకటేశ్వరరావు, అయితాబత్తుల మధు గిరెల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఎస్‌సి సెల్ హర్షం

అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్‌ను లోక్ సభలో టిడిపి విప్‌గా నియమించడం పట్ల జిల్లా ఎస్‌సి సెల్ హర్షం వ్యక్తంచేసింది. ఈ మేరకు అమలాపురంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం జిల్లా ఎస్‌సి సెల్ అధ్యక్షుడు పోడ్కోకు నారాయణరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా మాజీ లోక్‌సభ స్పీకర్ జిఎంసి బాలయోగి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్‌సి సెల్ అధ్యక్షులు బాలు మాట్లాడుతూ లోక్‌సభలో టిడిపి విప్ గా హరీష్ నియామకం పట్ల హర్షం ప్రకటించారు. ఈ విషయమై టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. బాలయోగి దేశం అత్యున్నత పదవికి ఎంపిక చేసినట్లుగానే హరీష్ మాధుర్ ను ఉన్నత స్థితికి తీసుకెళ్ళే బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విప్ గా ఎంపికైన హరీష్ మాధుర్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చుట్టుగుళ్ల కిషోర్, రాష్ట్ర నాయకులు చిల్లా పురుషోత్తం, బదుగు భాస్కర్ జోగేష్,



ముమ్మిడివరంలో టిడిపి నాయకుల హర్షం

టిడిపి నాయకుల హర్షం

ముమ్మిడివరం: అమలా పురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ ను లోక్‌సభలో టిడిపివిప్ గా నియమించడం పట్ల ముమ్మిడివరం టిడిపి పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. నగర పంచాయతీ పరిధిలోని స్థానిక టిడిపి పార్టీ కార్యాలయంలో ఆదివారం మండల పార్టీ అధ్యక్షుడు అర్ధాని శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. హరీష్ విప్ గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు నాయకులు ధన్యవాదాలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో చెల్లి అశోక్, గొలకోటి దొరబాబు, నగర టిడిపి అధ్యక్షుడు దొమ్మేటి రమణకుమార్, మండల సెక్రెటరీ చిక్కాల అంజిబాబు, నగర పంచాయతీ ఫ్లోర్ లీడర్ మలబర్తి బాలకృష్ణ, నియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షుడు పిల్లి నాగరాజు, మిమ్మిడి చిరంజీవి, వీళ్ల వీరస్వామి నాయుడు, యాళ్ల ఉదయ్ దంగేటి శ్రీనివాస్ కాశి లాజర్ రెడ్డి సుబ్బారావు పితాని రామకృష్ణ కాశి రామచంద్రరావు బూరుగు కళ్యాణ్ దొంగ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. **కొత్తపేట:** అమలాపురం ఎంపి గంటి హరీష్ మాధుర్ లోక్‌సభలో టిడిపి విప్‌గా నియమితులు కావడంపై కొత్తపేట మండల టిడిపి నాయకులు, జిల్లా టిడిపి మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ మీరాన్ షరీఫ్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రాథమిక పాఠశాల్లో గాంధీ విగ్రహావిష్కరణ

ప్రజాశక్తి-కపిలేశ్వరపురం

మండలంలోని అంగర మార్కెట్ ఏరియా ఆదర్శ ప్రాథమిక పాఠశాల్లో ఆదివారం వాసవి క్లబ్ సౌజన్యంతో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆదివారం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మాటూరి వీర వెంకట నరసింహ మూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి క్లబ్ ద్వారా సమాజానికి చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రతి గ్రామంలో మహనీయుల విగ్రహాలను ఏర్పాటుచేసి వారి త్యాగాలను భావితరాలకు తెలియజేయాలని అన్నారు. గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వాసా కోటేశ్వరరావు, ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ బోడా వీర్రాజు, చెక్కా సురేష్ కుమార్, కాళ్లకూరి సూర్య భాస్కరరావు, పులవర్తి లక్ష్మీపతి, కాళ్ళకూరి స్వామి, పేరూరి వెంకటరమణ, తదితర ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు



అంగరలో గాంధీ విగ్రహావిష్కరణలో పాల్గొన్న ప్రముఖులు

ఈపూరుపాలెం ఘటన విచారకరం

ప్రజాశక్తి-అమలాపురం

బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో బహిర్భూమికి వెళ్లిన యువతిపై అత్యాచారం చేసి, హత్య చేసిన అమానుష సంఘటన విచారకరమని టిడిపి జిల్లా మహిళా అధ్యక్షురాలు పెచ్చేట్టి విజయ లక్ష్మీ అన్నారు. టిడిపి కార్యాలయం లో ఆదివారం జరిగిన పాత్రికేయులు సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సంఘటనపై హోమ్ మంత్రి వంగలపూడి అని స్పందించిన తీరు బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చిందన్నారు. సిఎం చంద్రబాబు వెంటనే రూ.10 లక్షల సాయాన్ని అందజేశారని అన్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై మహిళా నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో అధికార జయలక్ష్మి, మాకిరెడ్డి పూర్ణిమ, లక్కింశెట్టి సూర్య కుమారి, గెల్లా మీనాకుమారి తదితరులు పాల్గొన్నారు.



తిలక్‌బాబు దంపతులకు సన్మానం

ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయ దంపతులకు సన్మానం

ప్రజాశక్తి-రామచంద్రపురం

వెంకటాయపాలెం హైస్కూల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన తిలక్ బాబు దంపతులకు ద్రాక్షారామలో ఆదివారం సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కృషి పట్టుదల సేవ ఆయనకి మరింత గుర్తింపుని తీసుకొచ్చాయి 35 సంవత్సరాల విద్యా సేవలో పిఆర్‌టియు జిల్లా అధ్యక్షులుగా, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా అనేక పదవులను నిర్వర్తించారని అన్నారు. గణిత ఉపాధ్యాయునిగా ఆయన సేవలు అందించారన్నారు. మండల్ లిటరసీ అధికారి గా తిలక్ బాబు పని చేసి గుర్తింపు తెచ్చుకున్నారని పలువురు కొనియాడారు. కార్యక్రమంలో.రాష్ట్ర అధ్య క్షుడు మిట్టా కృష్ణయ్య, ఆదిత్య విద్యాసంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి, లిటిల్ రోజు గంధం నారాయణరావు, మోడరన్ విద్యా సంస్థల అధినేత లయిన్ జివి.రావు, ఎంఇఒ మానుపూడి శ్రీనివాస్, జిల్లా ఉపవిద్యాశాఖ అధికారి ఎస్‌ఎల్.నర సింహ ఫణి, జిల్లా సైన్స్ అధికారి గిరజాల వీర సుబ్రహ్మణ్యం, కె.గంగ వరం ఎంఇఒ చోడిశెట్టి ఆంజనేయులు, మాజీ శాసనమండలి సభ్యులు గాదె శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయ దంపతులకు సన్మానించి జ్ఞాపిక బహూకరించారు.

ఉత్సాహంగా ఒలింపిక్ డే రన్

ప్రజాశక్తి-యంత్రాంగం

జిల్లాలో పలుచోట్ల ఆదివారం ఒలింపిక్‌డే రన్‌ను ఘనంగా నిర్వహించారు.



కొత్తపేటలో ఒలింపిక్ డే రన్

ఉప్పలగుప్తం: భీ మనపల్లిలో ఆదివారం తొలిసారిగా 2024 ఒలింపిక్ డే రన్ ను ఘనంగా నిర్వహించారు. జెడ్‌పిటిసి సభ్యుడు గెడ్డం సంపదరావు, ఎంపిటిసి సభ్యుడు దేశంశెట్టి నాగరత్నకుమారి, సొసైటీ ఛైర్మన్ శిరంగు సత్తిరాజు, హెచ్‌ఎం నూకల సత్యనారాయణ, గ్రామస్తులు ఒలింపిక్ జ్యోతితో ఒలింపిక్ డే రన్ నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు మంచెం బాబి, గోలకోటి తాతాజీ, వెంకటరాజు, కాశి, దుర్గారావు, దేశం శెట్టి కిషోర్, పీడీ కామన మధుసూదనరావు,వ్యాయామ ఉపాధ్యాయులు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. **కొత్తపేట:** మండలం పరిధిలో ఒలింపిక్ డే రన్ ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో సుమారు 70 మంది క్రీడాకారులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. ఒలింపిక్ డే రన్ నిర్వహణ బాధ్యతలను ఒలింపిక్ అసోసియేషన్ కోనసీమ జిల్లా వారు వైఎస్ఎస్.ఉషారాణి, ఎఎస్ఎస్.రమాదేవి, ఎం.కిషోర్ ను మండల కన్వీనర్ గా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రజా పరిషత్ బాలికోన్నత హై స్కూల్ వద్ద ఎం.సత్యనారాయణ, జిహెచ్‌ఎంసి ప్రారంభించారు. రిటైర్డ్ పీటీ వైసి.రామన్న , మారిశెట్టి సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఒలింపిక్ రన్ లో పాల్గొన్న క్రీడాకారులకు సర్టిఫికెట్లను అందించారు ఈ కార్యక్రమంలో మండల పీడీలు ఎస్.వెంకటరమణ, కె.రఘు ప్రియ, వై. శ్రీనివాసరావు, కె.మల్లేశ్వరరావు, కె.లావణ్య మరియు పాల్గొన్నారు.

ఆత్రేయపురం: అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవ వేడుకలను మండలంలోని వద్దిపర్రు గ్రామంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పల్లేటి వారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒలింపిక్ కార్యక్రమాన్ని మదర్ థెరిసా స్పోర్ట్స్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ఉత్సాహంగా ఒలింపిక్ రన్నింగ్ చేశారు ఈ సందర్భంగా మార్షల్ ఆర్ట్స్ గ్రాండ్ మాస్టర్ టి.అబ్బులు మాట్లాడుతూ ఆటల ద్వారా మానసిక ఉల్లాసం, శారీరిక దఢత్వాన్ని పెంపొందుతుందన్నారు. అలాంటి మానసిక ఉల్లాసాన్ని కలిగించే క్రీడలు ఎన్నో చిన్ననాటి నుండే అభ్యసిస్తే ఆరోగ్యానికి ఆత్మరక్షణకు ఎంతో ఉప యోగపడతాయ అన్నారు. రన్నింగ్‌లో పాల్గొన్న విద్యార్థులందరికీ ఒలింపిక్ అసోసియేషన్ సర్టిఫి కెట్లు అందజేశారు. కార్యక్రమంలో కరాటే మార్షల్ ఆర్ట్స్ డైరెక్టర్ టి.వెంకటలక్ష్మి, మాస్టర్ టి.లక్ష్మీ సందీప్ కిరణ్, పల్లేటి చారిటబుల్ టెస్ట్ వాలంటీర్లు వానాది చిన్నారి, దిడ్ల విజయ్, పల్లికొండ విజయ్, వీరవల్లి నాగలక్ష్మి విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

'వైసిపి కార్యకర్తలకు అండగా ఉంటా '

ప్రజాశక్తి- రామచంద్రపురం

వైసిపి కార్యకర్తలు అందరికీ అండగా ఉంటానని రామచంద్రపురం నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ పిల్లి సూర్యప్రకాష్ వ్యాఖ్యానించారు. పట్టణంలో ఆదివారం ప్రసన్న విఘ్నేశ్వర ఫంక్షన్ హాల్లో పట్టణం, రామచంద్రపురం మండలం కార్యకర్త సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల్లో కార్యకర్త కష్టపడి పనిచేసారని అయినాఫలితాలు అనుకూలంగా రాకపోవడంపై ఆయన మాట్లాడారు. మళ్లీ ప్రజల్లోకి వెళ్లి వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చిన కార్యకర్తల సహాయ సహకారాలు అందించి వచ్చే ఎన్నికలు సిద్ధపడాలని విజ్ఞప్తి చేశారు. ఎంపిపి అంబటి భవాని మాట్లాడుతూ వైసిపికి 40 శాతం ఓటు బ్యాంక్ లభించిందని దీనిని కాపాడుకోవాలని, పార్టీని బలోపేతం చేసేది కార్యకర్తలేనని కార్యకర్తలంతా జగన్ కి అండగా నిలవాలి అన్నారు. మున్సిపల్ చైర్మన్ గాదంశెట్టి శ్రీదేవి మాట్లాడుతూ కార్యకర్తలు మనోధైర్యాన్ని కలిగి ఉండాలన్నారు. కార్యకర్తల సమావేశంలో పలు గ్రామాల సర్పంచులు ఎంపిటిసి సభ్యులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

మృతురాలి కుటుంబానికి రమణారావు పరామర్శ

ప్రజాశక్తి-ఉప్పలగుప్తం



పరామర్శిస్తున్న రమణారావు

గోపవరానికి చెందిన అయితాబత్తుల చిట్టెమ్మ శనివారం మృతి చెందారు. ఆమె కుమారులు మాజీ సర్పంచ్ అయితాబత్తుల వెంకట కృష్ణారావు, రైతు సంఘం నాయకుడు ఉమామహేశ్వరరావు, పోలీసు ఉద్యోగి బాలకృష్ణ కుటుంబ సభ్యులను ఆదివారం అమలాపురం నియోజకవర్గ వైసిపి సీనియర్ నాయకుడు గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్ కుంచే రమణారావు, సర్పంచ్ కుంచే బుల్లియ్య (బాబాయ్) ఎంపిటిసి సభ్యులు కొంకి ఏడుకొండలు నాయకులు పరామర్శించారు.చిట్టెమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలిపారు. పరామర్శించిన వారిలో వైసిపి యువజన విభాగం మండల అధ్యక్షులు ఓగూరి విజయ్ కుమార్ నాయకులు ఉన్నారు.

గాంధీనగరంలో కూటమి విజయోత్సవాలు

ప్రజాశక్తి-ఆలమూరు



గాంధీనగరంలో విజయోత్సవాలు

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయసాధించడంతో ఆదివారం టిడిపి, జనసేన శ్రేణులు విజయోత్సవాలు నిర్వహించారు. కొత్తపేటలోను కూటమి(టిడిపి, జనసేన, బిజెపి) పార్టీలు సమన్వయంతో నిలిచిన బండారు సత్యానందరావును శాసనసభ్యునిగా అఖండ మెజారిటీతో గెలిపించాయి. చెముడులంక శివారు గాంధీనగరం ప్రజలను అభినందిస్తూ సీనియర్ లాయర్, జనసేన స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు కూటమిలోని పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించారు. ముందుగా భారీ కేకును కట్ చేసి వితరణ చేశారు. అనంతరం బాణసంచాతో గ్రామంలో విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీల నాయకులు అడబాల చిన్న, ఎంపిటిసి సభ్యులు తమ్మన భాస్కరరావు, అడబాల సుధీర్, వెలిచి నరేష్, అడబాల శ్రీను, వెలిచి దొరబాబు, అడబాల ఆదినారాయణ, దూలం శ్రీనివాస్ పాల్గొన్నారు.

మంత్రి పవన్‌కు పలువురి శుభాకాంక్షలు

ప్రజాశక్తి-అంబాజీపేట



ఎన్.శాంతాకుమారి

పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్‌కు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షురాలు నాగాబత్తుల శాంతాకుమారి, సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి రంబాల రమేష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ రాజ్ చాంబార్, సర్పంచుల సంఘాలు వారు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ గత నాలుగేళ్ల నుంచి రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 14,15 ఆర్థిక సంఘాలు, ఉపాధి హామీ చట్టాల నిధులు దారి మళ్లించిన అధికారులపై ఉన్నత స్థాయి విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకొని రావలసిన నిధులు రూ.829 కోట్లు తిరిగి ఇప్పించాలని మంత్రి పవన్‌కళ్యాణ్‌కు విన్నవించినట్లు తెలిపారు. ఈ అంశంపై బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే అధికారులతో జరిపిన సమీక్ష సమావేశంలో నిధులు దుర్వినియోగం అయినట్లు ధ్రువీకరించారన్నారు. దీనిపై హర్షం వ్యక్తం చేశారు.

రామోజీ సంస్మరణ సభ


ప్రజాశక్తి-ఆలమూరు

మండలంలోని కొత్తూరు సెంటర్ ఎస్జెఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొత్తపేట కాకతీయ కమ్మ మహాజన సంఘం గౌరవ అధ్యక్షులు వంటిపల్లి పాపారావు, అధ్యక్షులు దొడ్డపనేని త్రినాధరావులు మాట్లాడుతూ చెరుకూరి రామోజీరావు సేవలు మరువలేనివని అన్నారు. దేశంలో ఎక్కడ ప్రకృతి విపత్తు సంభవించిన ఆయా ప్రాంతాలు కోలుకోవడానికి రామోజీరావు తన వంతు సహాయాన్ని, సహకారాన్ని అందించే వారని అన్నారు. కార్యక్రమంలో కాకతీయ కమ్మ మహాజన సంఘం నాయకులు ప్రతినిధులు రామోజీరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం

మామిడికుదురు: మామిడికుదురు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ కార్యక్రమాన్ని ఎస్‌టి కాలనీలో ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌టి కాలనీలో సుమారు 150 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు.ముందుగా మామిడికుదురు సర్పంచ్ గౌస్ మొహిద్దీన్, ఎంపిటిసి సభ్యులు నయినాల సీతామహాలక్ష్మి సత్యమూర్తి మాట్లాడుతూ రామోజీరావు సేవలు ఎనలేనివి అన్నారు. పలువురు మాట్లాడుతూ మీడియా రంగానికి ఆదర్శవంతంగా రామోజీరావు నిలిచారని అన్నారు. కార్యక్రమంలో స్థానికులు నయినాల సత్యమూర్తి,నయినాల కాశీ , మాజీ సర్పంచ్ కడలి రామకృష్ణ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నయినాల సత్య దుర్గా ప్రసాద్, కోశాధికారి ఏడిద బాలకష్ణా రావు, జాయింట్ సెక్రటరీ గుబ్బల హరిబాబు, కడియం త్రినాథ స్వామి, ఏడిద వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

కార్టూ'నిజం'



వసతి గృహంలో సమస్యలు

హసన్ బాదలో హాస్టల్ విద్యార్థులకు తప్పని ఇక్కట్లు

ప్రజాశక్తి-రామచంద్రపురం

విద్యా సంవత్సరం 2024-25 ప్రారంభమైంది. అయితే ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో వసతి సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. పలు సమస్యలతో విద్యార్థులకు వసతి గృహాలు స్వాగతం పలుకుతున్నాయి. గత ఏడాదినేనుంచి ఉన్న సమస్యలు వేసవిలో పరిష్కారం అవుతాయని భావించినప్పటికీ ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా సమస్యలు పరిష్కారం కాక విద్యార్థులు బిక్కుబిక్కు మంటూ హాస్టల్లో గడపవలసిన పరిస్థితి ఏర్పడింది. ద్రాక్షారామ చెంతనే గల



నేలపై పడుకుంటున్న విద్యార్థులు

హసన్ బాద గ్రామంలో ఉన్న ప్రభుత్వ బాలుర వసతి గృహం సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. 2010 లో రూ.ఒక కోటి 68 లక్షలతో ఇక్కడ హాస్టల్ భవనాలను నిర్మించారు. ప్రస్తుతం పలుచోట్ల వర్షం నీరు లీక్ అవుతుంది. అదే విధంగా పలు గోడలకు, కిటికీలు తలుపులు కూడా పాడైపోయి దోమలు,



పాడైన టాయిలెట్లు చూపుతున్న విద్యార్థులు

ఈగలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. దీనిని తోడు గత ఐదేళ్లుగా ఇక్కడ ఉన్న మరుగుదొడ్లు ,స్నానాలు గదులు పూర్తిగా పాడై తీవ్ర దుర్గంధం వెదజల్లు తున్నాయి. దీంతో విద్యార్థులు మరుగుదొడ్లకు వెళ్లాలన్నా, స్నానాలు చేయాలన్న ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా హాస్టల్లో ఉన్న మంచాలన్ని ఒకచోట పేర్చడం తో విద్యార్థులు కటిక నేలపైనే నిద్రించవలసిన పరిస్థితి ఈ హాస్టల్లో కనిపిస్తుంది.



హసన్ బాద గ్రామంలోని ప్రభుత్వ హాస్టల్

హాస్టల్ మరమ్మతులు పూర్తి చేయాలని తలుపులు కిటికీలు ఏర్పాటు చేసి వాటికి మెస్‌లు పెట్టించాలని టాయిలెట్లను ఆధునికీ కరించాలని, బెడ్లను వినియోగం తీసుకురావాలని, వర్షం నీరు లీక్ అవకు ండా చర్యలు తీసుకోవాలని హాస్టల్ విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

సమస్యలను జిల్లా అధికారులకు తెలియజేశాం

హసన్ బాద హాస్టల్ సమస్యలపై వార్డెన్ అబ్బిరెడ్డి శ్రీనివాసరావును వివరణ కోరగా హాస్టల్ సమస్యలను జిల్లా అధికారులకు తెలియజేశామని రిపేర్లు కోసం సుమారు రూ.అయిదు లక్షలతో ఎస్టిమేట్లు వేసి పంపించామన్నారు. అయితే నిధులు మంజూరు కాకపోవడంతో పనులు పూర్తి చేయలేదని వివరించారు. మైనర్ రిపేర్లు తన సొంత ఖర్చులతో చేస్తున్నామని నిధులు విడుదలయితే టాయిలెట్లు సమస్య పరిష్కారం అవుతుందని 'ప్రజాశక్తి' వివరించారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య

ప్రజాశక్తితో డిఇఒ పిల్లి రమేష్



ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి



ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన, నాణ్యమైన విద్య అందుతుందని, పలు స్కూళ్లలో అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ అన్నారు. స్టూడెంట్ కిట్స్ పంపిణీ ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో రోజురోజుకూ భరోసా పెరుగుతుందన్నారు. ఫీజుల భారం భరించలేక జిల్లా వ్యాప్తంగా ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు సర్కారు బడుల్లో చేరుతున్నారన్నారు. ఇంకా పలు అంశాలను ఆయన ప్రజాశక్తితో పంచుకున్నారు.

రెండో విడత నాడు-నేడు పనులు ఎంతవరకు వచ్చాయి..?

జిల్లాలో రెండో దశలో ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన నాడు-నేడు అభివృద్ధి పనులతో సమూల మార్పులు జరుగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావడానికి నాడు-నేడు ఎంతగానో తోడ్పడుతుంది. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అన్ని వసతులు కల్పిస్తున్నాం. రూ.133.27 కోట్లతో రెండో విడతలో జిల్లా వ్యాప్తంగా 881 పాఠశాలల్లో పనులు చేయాలని ప్రాతిపాదించి మొదలు పెట్టారు. ఇప్పటి వరకు 50 శాతం పనులు పూర్తి అయ్యాయి. త్వరలోనే మిగిలిన పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.

ఏయే వసతులు కల్పిస్తున్నారు.?

పిల్లలకు అవసరమైన వసతులన్నీ సమకూరుస్తున్నాం. మరుగుదొడ్లు, ప్రహరీలు, ఆట వస్తువులు, సైకిల్ షెడ్లు, తాగునీరు, బెంచీలు, గ్రీన్ బోర్డులు, ఫ్లోరింగ్ టైల్స్, మొక్కలు, ప్రతి పాఠశాలకు స్మార్ట్ టీవీ సమకూరుస్తున్నాం. భవిష్యత్తులో పిల్లలు బాధ్యతగా మెలిగేందుకు వారిని భాగస్వామ్యం చేసేలా కమిటీలు వేస్తాం.ఉపాధ్యాయుల కమిటీలను కూడా త్వరలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

జిల్లాలో స్టూడెంట్ కిట్స్ ఎన్ని వచ్చాయి.ఇంకా ఎన్ని రావాల్సి ఉంది.?

జిల్లాకు 12,34,513 పాఠ్య పుస్తకాలు అవసరం కాగా ఇప్పటి వరకు 10,12,333 (82 శాతం) పుస్తకాలు వచ్చాయి. ఇంకా 2,22,180 పుస్తకాలు రావాల్సి ఉంది. అవసరమైన నోటు పుస్తకాలు అన్నీ చేరుకున్నాయి. 1,38,065 జతలు యూనిఫామ్ అవసరం కాగా 24,183 (17.52 శాతం) రాగా ఇంకా 1,13,882 జతలు రావాల్సి ఉంది. 1,38,056 బ్యాగ్స్ అవసరం కాగా ఇప్పటి వరకూ 17,492(12.67 శాతం) వచ్చాయి. ఇంకా 1,20,573 బ్యాగులు రావాల్సి ఉంది. 90,796 బెల్ట్‌లు రావాల్సి ఉండగా 75,572 (83.23శాతం) వచ్చాయి. ఇంకా 15,224 రావాల్సి ఉంది. అలాగే షూలు 1,38,065 అవసరం కాగా ఇప్పటి వరకు 1,37,627 (99.68 శాతం) వచ్చాయి. ఇంకా 438 షూలు రావాల్సి ఉంది. ఆక్స్ ఫార్డ్ డిక్షనరీలు పూర్తిస్థాయిలో రావాల్సి ఉంది. వచ్చిన వాటిని ఇప్పటికే ఆయా మండలాల్లో పాఠశాలలకు తరలించడంతో బాటు విద్యార్థులకు పంపిణీ కూడా చేశాం.

స్టూడెంట్ కిట్లలో ఏవేవి ఉంటాయి.?

మరో వారం,పది రోజుల్లోనే స్టూడెంట్ కిట్స్ పంపిణీ పంపిణీ పూర్తి చేస్తాం. ఈ కిట్లలో మూడు జతల యూనిఫామ్స్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్ పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగ్ వంటివి ఉంటాయి. బాలురకు స్కై బ్లూ రంగు, బాలికలకు నేవీ బ్లూ రంగు బ్యాగులు అందించాము.

పాఠశాలల్లో పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు వస్తున్నాయి. వీటిని ఎలా సరిదిద్దుతారు.?

అధికారులు విధిగా పాఠశాలలకు వెళ్లి పర్యవేక్షించాల్సిందే.అక్కడ లోటుపాట్లను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలి. జాబ్ చార్టు ప్రకారం పాఠశాలలు తనిఖీ చేసి ఉన్నతాధికారులకు నివేదించాలి. ఇప్పటికే జిల్లా, ఉప, మండల విద్యాశాఖాధికారులు, సెక్టోరియల్ అధికారులు తప్పక పర్యవేక్షించాలని ఆదేశించాం. నిర్లక్ష్యం చేసిన వారిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటాం.

నో స్కూల్ బ్యాగ్ డే ఎలా అమలవుతుంది.?

ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు వారంలో ఒక రోజు అయినా చిన్నారులకు పుస్తకాలు మోసే బరువును తగ్గించాలని ప్రభుత్వం భావించింది. అందుకే నో స్కూల్ బ్యాగ్ డే విధానంలో భాగంగా నెలలో మొదటి, మూడు శనివారాల్లో స్కూల్‌కు చిన్నారులు బ్యాగ్ లేకుండా వెళ్ళాలని ప్రభుత్వం నిర్ణయించి అన్ని విద్యాసంస్థలకు ఆదేశాలను కూడా జారీ చేసింది.

రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు

ప్రజాశక్తి - తాళ్లరేవు

మండలంలోని కోరంగి పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ జిల్లా భీమునిపట్నం ప్రాంతంలోని తగరపువలస గ్రామానికి చెందిన దుర్గాసి చిన్ని యానం వైపు నుంచి కాకినాడ వస్తూ డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడిన ఆ యువకుడుని సమీప ఆసుపత్రికి హైవే పోలీసులు తరలించారు.

జన జాతర సభ విజయవంతానికి పిలుపు

ప్రజాశక్తి - సామర్లకోట

ఈడిముడి గ్రామంలో జూలై 7న తలపెట్టిన మాదిగ జన జాతర సభను విజయవంతం చేయాలని ఎంఆర్‌పిఎస్ నాయకులు కాల లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక భీమవరం పేటలో మాదిగ జన జాతరకు చెందిన కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఎంఆర్‌సిఎస్ రాష్ట్ర కో కన్వీనర్ వల్లూరి నాని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాల పోరాటంలో జరిగిన ఆటుపోట్లు సమీక్షించుకుని చిరకాల స్వప్నమైన వర్గీకరణ సాధనకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నందిక చక్రం, నాయకులు వేలంగి సత్తిబాబు, సూర్యారావు, చెన్నా రాజు, పైడిరాజు, తదితరులు పాల్గొన్నారు.



కరపత్రాలను ఆవిష్కరిస్తున్న ఎంఆర్‌పిఎస్ నాయకులు

విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు పట్ల హర్షం

ప్రజాశక్తి - ఉండ్రాజవరం

గత ప్రభుత్వం విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు తొలగించి, జగనన్న విదేశీ విద్యగా పేరు మార్చిన నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ ఆ పథకానికి అంబేద్కర్ విదేశీ విద్యగా మార్చడం అభినందనీయమని ఎంఆర్‌పిఎస్ నాయకుడు, న్యాయవాది బొల్లిపో సునీల్‌రాజ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయమై అనేకసార్లు దళిత సంఘాలన్నీ మొర పెట్టుకున్నప్పటికీ అంబేద్కర్ పేరు పెట్టడంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించలేదన్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అంబేద్కర్ పేరును కొనసాగించాలని జిఒ విడుదల చేయడం పట్ల సునీల్ రాజ్ హర్షం వ్యక్తం చేశారు.

వర్షాకాలంలో పోషకాహారం తప్పనిసరి

కాకినాడ రూరల్ : వర్షాకాలంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుందని, కాబట్టి పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు పి.పార్థసారథి సూచించారు. ఎపిఐఐసి కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వర్షాకాలంలో దాహం వేయక పోయినా మంచినీళ్లు తాగాలన్నారు. ఆకుకూరలు, కూరగాయలను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. విటమిన్ సి ఎక్కువగా ఉండే తాజా పండ్లను తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, చింతపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ సేవకుల కృషి అభినందనీయం

కాకినాడ రూరల్ : దేశాభివృద్ధికి ప్రభుత్వ సేవకులు అందిస్తున్న సేవలు అభినందనీయమని న్యాయవాది పెండెం శ్రీదేవి కొనియాడారు. ఎపిఐఐసి కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాసేవ దినోత్సవంలోఆమె మాట్లాడారు. సమాజానికి 2002 నుంచి జూన్ 23న ప్రపంచ పబ్లిక్ సర్వీస్ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. కొంతమంది ప్రభుత్వ శాఖల ద్వారా సేవ చేస్తుంటే మరి కొంతమంది స్వచ్ఛందంగా సామాన్య ప్రజలకు సేవ చేస్తున్నారని శ్రీదేవి తెలిపారు.

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ప్రజాశక్తి - పెద్దాపురం

సీజనల్ వ్యాధులు పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని పెద్దాపురం డివిజనల్ పంచాయతీ అధికారి బాలామణి అన్నారు. ఆదివారం మండలంలోని పులిమేరు గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించి మంచినీటి సరఫరా విభాగాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాతావరణ మార్పులను బట్టి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. పారిశుధ్యం పట్ల, పరిసరాల పరిశుభ్రత పట్ల, స్వచ్ఛమైన తాగునీటి పట్ల జాగ్రత్తలు పాటించాలన్నారు. ఏరోజు చెత్త పోగులను ఆ రోజే తొలగించాలని, డ్రెయిన్లను ప్రతిరోజు శుభ్రం చేయించాలని, స్వచ్ఛమైన తాగునీటి సరఫరాపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమణ, సచివాలయ ఇంజనీరింగ్ అధికారి ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.



నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న ట్రస్టు సభ్యులు, దాతలు

నిత్యావసర సరుకుల పంపిణీ

ప్రజాశక్తి - కాకినాడ రూరల్

రమణయ్యపేట ఎపిఐఐసి కాలనీ అడబాల ట్రస్ట్ కార్యాలయంలో విశ్రాంతి తహశీల్దార్ రేలంగి బాపిరాజు సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా పాలన సంక్షేమ అధికారి సిహెచ్.వెంకటరావు మాట్లాడుతూ సంపాదనతోపాటు పదిమందికి సహాయపడటంలోనే ఆనందం ఉంటుందన్నారు. దీనిని జీవన విధానంగా మార్చుకోవాలని సూచించారు. సాయం చేసే గుణం ప్రతి ఒక్కరిలో పెరగాలని అన్నారు. బాపిరాజు సేవా గుణాన్ని వెంకటరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, చింతపల్లి సుబ్బారావు, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

ఫోటో స్టూడియోలో చోరీ

ప్రజాశక్తి - పెద్దాపురం

స్థానిక తహశీల్దార్ కార్యాలయం సమీపంలోని శ్రీ బాలాజీ ఫొటో స్టూడియోలో ఆదివారం తెల్లవారుజామున దుండగులు ప్రవేశించి ఖరీదైన కెమెరాలు, నగదు దొంగిలించినట్లు యజమాని సత్యవరపు దుర్గారావు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం షాపు తెరిచి చూడగా విలువైన కెమెరాలు, రూ 10 వేలు నగదు దొంగిలించినట్లుగా గుర్తించి వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.